సాక్షి నిర్మల్

శనివారం । 21 । జూన్ । 2025



కిడ్నాప్ కేసులో ఆరుగురి అరెస్ట్

నిర్మల్ జిల్లాలో ఈనెల 15న సంచలనం సృష్టించిన కిడ్నాప్, హత్యాయత్నం, దొంగతనం కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. 8లో▸



కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

పార్టీకి కార్యకర్తలే బలమని.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. శుక్రవారం కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడారు. 9లో▸

గరిష్ఠం/కనిష్ఠం

33.1 /26.3

వాతావరణం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.

ఆనందయోగం..

యోగా.. రెండక్షరాల ఈ సాధనం నిండుజీవితాన్ని మార్చేస్తుంది. నిత్యసాధనతో ఎన్నో అద్భుతాలనూ చూపుతుంది. కొన్నిసార్లు మందులతో నయంకాని రోగాలనూ మాన్పుతుంది. విశ్వానికి మనదేశం అందించిన అద్భుత ఔషధం యోగా. విదేశీయులు సైతం మనదేశానికి వచ్చి యోగసాధన నేర్చుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. మనదైన ఈ యోగాభ్యాసాన్ని అందరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలన్న లక్ష్యంతో ఏటా జూన్ 21న 'ప్రపంచ యోగాదినోత్సవం' నిర్వహిస్తున్నారు. జిల్లాలోనూ ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోనూ చాలామంది యోగాకు కేరాఫ్‌గా మారారు. తాము సాధన చేస్తూ.. పదిమందితో సాధన చేయిస్తూ.. యోగానందం పొందుతున్నారు. – నిర్మల్

- నిత్యం సాధన చేస్తూ.. చేయిస్తూ..
- ప్రతిఫలాన్నీ ఆశించకుండా..
- సమాజ శ్రేయస్సుల్లో భాగమవుతూ..
- యోగాభాగ్యం పొందుతున్న శిక్షకులు
- నేడు అంతర్జాతీయ యోగా డే



లక్ష్మణచాంద: ఆసనాలు వేస్తున్న బాలికలు



వశిష్ఠ యోగాసంఘటన్‌లో యోగా చేయిస్తున్న బాలాజీ

బాలాజీ.. యోగా గురూజీ



కుభీర్ మండల కేంద్రానికి చెందిన జంగిలి బాలాజీ 1996లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కానిస్టేబుల్‌గా చేసేవారు. ఒకరోజు ఆయన రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనదారుడు ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీకొట్టాడు. పలుచోట్ల కాలు విరిగింది. తలలో రెండుచోట్ల రక్త గడ్డకట్టింది. మందులతో తగ్గకుంటే బ్రెయిన్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కానీ.. అప్పటికే తమ ఇచ్చోడ స్టేషన్ ఎస్సైగా చేసిన భీమన్న ప్రోద్బలంతో యోగా, ప్రాణాయామం నేర్చుకున్న బాలాజీ ఆపరేషన్‌కు ఒప్పుకోలేదు. నిత్యం.. యోగా, ప్రాణాయామంతోపాటు కపాలభాతి చేయడంతో ఏడాదిన్నర తర్వాత మళ్లీ తలకు చేయించిన స్కానింగ్‌లో రక్తం గడ్డకట్టిన(బ్లడ్‌క్లాట్) సమస్య కనిపించనే లేదు. అలా.. స్వయంగా తానే యోగసాధనతో కలిగిన ఫలితాన్ని అనుభవించిన బాలాజీ నిత్యజీవితంలో యోగాను భాగంగా చేసుకున్నారు. దాదాపు 36 ఏళ్లుగా తాను యోగా చేయడం కాకుండా ఆసక్తితో వచ్చేవారికి నిత్యం ఉచితంగా యోగాను నేర్పిస్తున్నారు. ప్రస్తుతం నిర్మల్ పోలీసు ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా జిల్లాకేంద్రంలోని దివ్యనగర్‌లోని వశిష్ఠ యోగాసంఘటన్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

నిత్యసాధనతో సత్ఫలితాలు..

యోగాను ప్రతిఒక్కరూ చేయొచ్చు. దీనిని నిత్యజీవితంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. మా ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా నిత్యం జిల్లాకేంద్రంలో ఉచితంగా యోగా నేర్పుతుండటం సంతృప్తినిస్తోంది.

–జంగిలి బాలాజీ, బ్లూకోల్ట్స్‌టీమ్, నిర్మల్

ఐదేళ్లప్రాయం నుంచే..



యోగాసనాలు వేస్తున్న చైతన్య

తండ్రి చేస్తున్న యోగాసనాలను చూస్తూ పెరిగిన చైతన్య కేవలం ఐదేళ్లకే తానూ యోగా సాధన ప్రారంభించింది. క్లిష్టమైన యోగాసననాలను సైతం సులువుగా వేస్తూ ఆకట్టుకుంది. తండ్రి ద్వారా నేర్చుకున్న విద్యలో పట్టు సాధించడమే కాకుండా పట్టా కూడా పొంది, పదిమందికి నేర్పిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని వెంకటాద్రిపేట్‌కు చెందిన ద్యావరశెట్టి చైతన్య యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందిస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన చైతన్య తండ్రి ప్రభాకర్ యోగాచార్యులుగా గుర్తింపు పొందారు. ఆయన ప్రోత్సాహంతో యోగాలో స్వల్పకాలంలోనే కఠినమైన ఆసనాల్లోనూ పట్టుసాధించారు. నాసిక్‌లోని యశ్వంత్‌రావు చౌహాన్ యూనివర్సిటీ నుంచి డిప్లోమా ఇన్ యోగా పూర్తిచేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ పతకాలు సాధించారు.

యోగాను మించింది లేదు..

నిత్యం ఒత్తిళ్లకు లోనవుతున్న ప్రస్తుత సమాజంలో యోగాను మించిన ఔషధం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా తప్పనిసరి. తండ్రి వారసత్వంగా సమాజానికి యోగా అందించడం గర్వంగా ఉంది. – ద్యావరశెట్టి చైతన్య

యోగా కుటుంబం



యోగా శిక్షకులుగా సేవలందిస్తున్న అన్నపూర్ణ కుటుంబసభ్యులు

జిల్లా కేంద్రానికి చెందిన ముధుల్కర్ అన్నపూర్ణది యోగా కుటుంబం. యోగాకు కేరాఫ్‌గా మారిన ఆమె తన కుటుంబ సభ్యులనూ యోగసాధనలో, శిక్షణలో భాగం చేశారు. భర్త చంద్రశేఖర్ ప్రోత్సాహంతో చిన్నప్పుడు నిజామాబాద్‌లో యోగాగురువు ప్రభాకర్ దగ్గర నేర్చుకున్న విద్యను పదిమందికి పంచుతున్నారు. యోగాతోపాటు నేచర్‌క్యూర్‌నూ నేర్చుకున్న అన్నపూర్ణ ఆ రెండింటి సమ్మిళితంగా ఎన్నో వ్యాధులు, రోగాల నుంచి బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నారు. అన్నపూర్ణతో పాటు కుమారులు సుమిత్, సాయికిరణ్, కోడళ్లు నవ్యశ్రీ, నమ్రత యోగా శిక్షకులుగా సేవలందిస్తున్నారు.

నిత్యజీవితంలో ఓ భాగంగా..

యోగా అనేది నిత్యజీవితంలో ఓ భాగంగా మారిపోవాలి. ప్రత్యేకంగా అని కాకుండా ప్రతిరోజూ సాధన చేయడం వల్ల జీవితాంతం మంచి ఫలితాలు ఉంటాయి. మా కుటుంబమంతా యోగా నేర్పించడంలో భాగం కావడం ఆనందంగా ఉంది. – అన్నపూర్ణ, యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు

న్యూస్‌రీల్

మహిళా ప్రాంగణాన్ని సందర్శించిన ఆర్డీవో



వివరాలు అడుగుతున్న ఆర్డీవో రత్నకళ్యాణి

సారంగపూర్: మండలంలోని చించోలి(బి) గ్రామ సమీపంలోని మహిళా ప్రాంగణాన్ని నిర్మల్ ఆర్డీఓ రత్నకళ్యాణి శుక్రవారం సందర్శించారు. ప్రాంగణంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణంలో ఎంపీహెచ్‌డబ్ల్యూవోకు సంబంధించి శిక్షణ జరుగుతుందని అధికారులు తెలిపారు. అనంతరం ప్రాంగణంలో వసతి గదులు, భోజనశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీవో వెంట ప్రాంగణం అధికారి విజయలక్ష్మి ఉన్నారు.

పువ్విచ్చి.. పలకరించి



పువ్వు ఇచ్చి పలకరిస్తున్న దేవపాల

నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు అసిస్టెంట్ డిపో మేనేజర్ దేవపాల శుక్రవారం గులాబీ పువ్వు ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ ఏఆర్.రెడ్డి, కంట్రోలర్లు, కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.

బాసరలో భక్తుల రద్దీ



క్యూలైన్‌లో బారులుతీరిన భక్తులు..

బాసర : బాసరలోని చదువుల తల్లి శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం భారీగా భక్తులు తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్‌లో బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. అర్చకులు సరస్వతీ, మహాలక్ష్మీ, మహాకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన, అలంకరణ, హారతి, గణపతి, సరస్వతి పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం తల్లిదండ్రులు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. విధ అర్జిత సేవల ద్వారా ఆలయానికి భారీ ఆదాయం సమకూరినట్లు ఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. రూ.1000 అక్షరాభ్యస టికెట్ల 202, రూ.150 అక్షరాభ్యాస టికెట్లు 705 విక్రించినట్లు పేర్కొన్నారు. అద్దె గదులు, చండీ హోమం, శ్రీసత్యనారాయణ పూజ, వాహన పూజల టికెట్ల ద్వారా మొత్తం రూ.8,28,450 ఆదాయం సమకూరినట్లు వివరించారు.

పాఠశాలను సందర్శించిన అధికారులు



పాఠశాలను పరిశీలిస్తున్న అధికారులు

సాక్షి స్పందన

కుంటాల: 'అసంపూర్తి బడి' శీర్షికన 'సాక్షి'లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి మండల విద్యాధికారులు స్పందించారు. కుంటాల మండలం కొత్తవెంకూర్‌లో టీచర్ ఉన్న పిల్లలు లేరనే విషయం తెలుసుకున్నారు. లింబా(బి), కొత్త వెంకూర్, ఓలా, సూర్యాపూర్ పాఠశాలలు శిథిలావస్థకు చేరడంతో.. వాటిని త్వరలో కూల్చివేస్తామని తెలిపారు. పాఠశాలలను సందర్శించినవారిలో తహసీల్దార్ కమల్‌సింగ్, ఎంపీడీవో లింబాద్రి, ఎంఈవో ముత్యం, ఎంపీవో రహీంఖాన్, హెచ్‌ఎం గజేందర్ ఉన్నారు.

ఆర్జీయూకేటీలో సైబర్ భద్రతపై అవగాహన



ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులతో ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్

బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో ఐసీఐసీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ భద్రతపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, సిబ్బందిలో సైబర్ భద్రతపై అవగాహన పెరిగిందన్నారు. కార్యక్రమంలో డిజిటల్ మోసాలు, సైబర్ భద్రతపై సమగ్ర అవగాహన కల్పించారు. ఐసీఐసీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ, ఏపీకే ఫైళ్ల ద్వారా వచ్చే మోసాలు, సందేహాస్పద లింకులు, ఫోన్ కాల్ మోసాలు, ఫిషింగ్, గ్రిడ్ టెక్నిక్స్, బ్యాంక్ ఖాతాల హ్యాకింగ్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జోనల్ డైరెక్టర్ సత్యపాల్రెడ్డి, దీపక్ మల్హోత్రా మాట్లాడుతూ, ఐసీఐసీఐ బ్యాంక్ 3ఇన్1 డిజిటల్ కార్డు గురించి వివరించారు. కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది శ్రీనివాస్, అసోసియేట్ డీన్లు డాక్టర్ విఠల్, నాగరాజు, చీఫ్ వార్డెన్ శ్రీ మధుసూదన్‌రెడ్డి, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పుస్తక రచన అభినందనీయం

భైంసాటౌన్: తెలంగాణ ఉద్యమంలో ముధోల్ నియోజకవర్గ పాత్రకు పుస్తకరూపమివ్వడం అభినందనీయమని కేంద్ర మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలచారి అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతిభవనంలో శుక్రవారం పుస్తకం ఆవిష్కరించి మాట్లాడారు. పుస్తక రచనకు కృషిచేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణగౌడ్, రచయితలను అభినందించారు. కార్యక్రమంలో కార్యదర్శి చాకేటి లస్మన్న, పుస్తక సంపాదకులు పుండలీక్‌రావు, నాయకులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఆందోళన

ఖానాపూర్: అత్యంత వెనుకబడిన ఖానాపూర్ మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని అఖిలపక్షం నాయకులు ఆకుల శ్రీనివాస్, నంది రామయ్య, లక్ష్మన్‌రావు, కొండాడి గంగారావు, గౌరీకార్ రాజు, కీర్తి మనోజ్ అన్నారు. ఈమేరు తహసీల్దార్ సుజాతను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని తిమ్మాపూర్ శివారులో ప్రభుత్వం మిగులు భూమి పోను 30 ఎకరాల భూమి ఉందని తెలిపారు. అధికారులు సర్వే చేపట్టి మిగులు భూమి వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ వచ్చేవరకు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా అంతకుముందు స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట ముఖానికి నల్ల గుడ్డలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమాల్లో కొక్కుల ప్రదీప్, రవీందర్, ప్రణయ్, ఉపేందర్, రమేశ్, ప్రణీత్, సతీశ్, నారాయణ, నసీర్, వెంకటేశ్, శ్రావణ్, వెంకటేశ్వర్‌రావు, మురళి, అజయ్, రవి, భీమన్న, సాయి తదితరులు పాల్గొన్నారు.



తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

పెంబి తహసీల్దార్ కార్యాలయంలో..

పెంబి: ఖానాపూర్‌కు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఉట్నూర్‌కు తరలించొద్దని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు పెంబి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఖానాపూర్ పట్టణంలో స్థలం లేదని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు తరలించాలని చూస్తున్నారన్నారు. ఖానాపూర్‌లో నిర్మిస్తే ఖానాపూర్‌తోపాటు కడెం, దస్తూరాబాద్, పెంబి మండలాల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఆయా పార్టీల నాయకులు, మండల ప్రజలు ఉన్నారు.



వినతిపత్రం ఇస్తున్న అఖిలపక్ష నాయకులు

జిల్లాలో కిడ్నాప్‌ల కలకలం..!

- శాంతిభద్రతలపై ప్రజల్లో ఆందోళన

భైంసాటౌన్: జిల్లాలో వరుస దొంగతనాలు, మత్తు దందాలు ఆందోళన కలిగిస్తుండగా, తాజాగా కిడ్నాప్‌ల ఘటనలు కలకలం రేపుతున్నాయి. నెల రోజుల కిందట భైంసా పట్టణానికి చెందిన ఓ బాలిక కిడ్నాప్ కాగా, ఇటీవల మామడ మండలం పొన్కల్‌కు చెందిన డీసీసీబీ డైరెక్టర్ చిట్యాల హరీశ్‌రావును ఆయన ఇంటి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రెండు ఘటనలు జిల్లాలో కలకలం రేపాయి. భైంసా పట్టణానికి చెందిన బాలిక (15) కనిపించడం లేదని, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బాలిక మెదక్ మండలం పాతూరులో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం అక్కడికి వెళ్లారు. అక్కడ అనుమానితుడిని విచారణ చేయగా, బాలిక చేగుంట మండలం బి కొండాపూర్‌లో బేగరి సురేశ్ వద్ద ఉందని తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి బాలిక గురించి వాకబు చేసే క్రమంలో నిందితుడు, అతని తండ్రి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భైంసాటౌన్‌కు చెందిన కానిస్టేబుల్ శరత్‌చంద్ర గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం వారిపై అక్కడి పోలీసులు దాడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్ చెర నుంచి బాలికను విడిపించిన పోలీసులు గురువారం సురక్షితంగా భైంసాకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక కిడ్నాప్ చేసిన నిందితులపై పోక్సో కేసు నమోదు చేయనున్నట్లు సీఐ జి.గోపీనాథ్ తెలిపారు. ఇక, డీసీసీబీ డైరెక్టర్ హరీశ్‌రావు డ్రైవర్ డబ్బుల కోసం కిడ్నాప్ చేయడం గమనార్హం.

ఖానాపూర్‌లో అడవి అలుగు వేట

- ఎనిమిది మంది అరెస్ట్
- వివరాలు వెల్లడించిన ఎఫ్‌ఆర్‌వో

ఖానాపూర్: ఖానాపూర్‌లో అడవి అలుగును వేటాడి క్రయవిక్రయ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారులకు అందిన సమాచారంతో జరిపిన దర్యాప్తులో ఈ దందా బయటపడింది. ఎఫ్‌ఆర్‌వో కిరణ్ ఖానాపూర్‌లో వివరాలు వెల్లడించారు. అలుగును వేటాడి విక్రయించిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశామన్నారు. వారు మరో ఐదుగురి పేర్లు తెలిపినట్లు పేర్కొన్నారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసి, వారు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితుల్లో ఖానాపూర్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. అలుగును అటవీ శాఖ కార్యాలయం వెనుక వదిలినట్లు నిందితులు చెప్పగా, అధికారులు సీసీ పుటేజీని పరిశీలించి, సమీప నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. ఆలుగు ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ జంతువు విలువ లక్షల్లో ఉండటం, రోగ నిరోధక ఔషధాలకు ఉపయోగపడటంతో వేటాడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ అబ్రార్(27), షేక్ సానిఫ్(20) చికెన్ సెంటర్ నిర్వహిస్తారు. జూన్ 11న వీరు చికెన్ కోసం మెయిన్ రోడ్డు పైకి వెళ్లి తిరిగి వెళ్లే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో నే మృతిచెందారు. హెల్మెట్ ఉండి ఉంటే గాయాలతో బయటపడేవారు.

తానూర్ మండలం బెల్‌తరోడ గ్రామ సమీపంలోని లింబా(బి) గ్రామానికి చెందిన సంజీవ్(30) మే 11న బైక్‌పై వెళ్తూ.. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే.. ప్రాణాలతో బయటపడేవాడు.

నిర్మల్ శివాజీ చౌక్ వద్ద హెల్మెట్ లేకుండా ఫోన్‌లో మాట్లాడుతూ బైక్‌పై వెళ్లిన వ్యక్తి ఎదురుగా వచ్చిన వాహనాన్ని ఢీకొట్టడంతో ఇరువురికి గాయాలయ్యాయి.

జూన్ 3న జిల్లా కేంద్రానికి చెందిన శశికాంత్, తల్లిదండ్రులను స్కూటీపై తీసుకెళ్తూ దాంగ్యాపూర్ గ్రామ శివారులో లారీ ఢీకొనడంతో గాయపడ్డారు.

హెల్మెట్ భారం కాదు.. భద్రత!

- చిన్నపాటి నిర్లక్ష్యంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు
- నిబంధనలు పట్టించుకోని వాహనదారులు
- రాష్ డ్రైవింగ్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత



ఇటీవల దిలావర్‌పూర్ మండల కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన యువకుడు

నిర్మల్‌టౌన్: ఉరుకులు, పరుగుల జీవన గమనంలో వేగం కోసం పరుగెత్తే ప్రయత్నంలో భద్రతను నిర్లక్ష్యం చేస్తూ చాలామంది భారీ మూల్యం చెల్లిస్తున్నారు. చిన్నపాటి అజాగ్రత్తతో నిండు ప్రాణాలు క్షణంలో గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు, గాయాలయ్యే సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అవగాహన లేని వాహనదారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తప్పించవచ్చని రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే గమ్యానికి త్వరగా చేరాలనే ఆతృతలో హెల్మెట్ ధరించడాన్ని వాహనదారులు విస్మరిస్తున్నారు.

ప్రమాదాలకు ప్రధాన కారణం

డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో 85 శాతం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం లేదని సమాచారం. రోడ్డు ప్రమాదాల్లో 60 నుంచి 70 శాతం మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లే సంభవిస్తున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ గణాంకాలు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి.

నామమాత్రపు తనిఖీలు..

పోలీసులు, రవాణాశాఖ అధికారులు హెల్మెట్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. తనిఖీలు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాలు, మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

చట్టం ఇలా..

మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 129, 177 ప్రకారం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా విధించే అవకాశం ఉంది. పదేపదే హెల్మెట్ లేకుండా జరిమానా పడిన వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది.

రవాణా శాఖ హెచ్చరిక

రవాణా శాఖ అధికారులు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వచ్చే వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిరాకరిస్తున్నామని, రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ వాహనాల చట్టం కింద జరిమానాతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల తమకు, తమ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని, ప్రతీ వాహనదారుడు నియమ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.

నాణ్యమైన హెల్మెట్‌తో భద్రత..

నాసిరకం హెల్మెట్లు ధరించడం వల్ల ప్రమాద తీవ్రతను తగ్గించలేం. హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రాప్ గడ్డం కింద సౌకర్యవంతంగా ఉండేలా, తలకు సరిగ్గా సరిపోయేలా ఎంపిక చేసుకోవాలి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఐఎస్‌ఐ అనుమతులు పొందిన కంపెనీల హెల్మెట్లను ధరించాలని రవాణా శాఖ సూచిస్తోంది. నాణ్యమైన హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల్లో తలకు గాయాల తీవ్రత 98 శాతం వరకు తగ్గుతుంది. అదనంగా, దుమ్ము, దూళి, ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది.

హెల్మెట్ తప్పనిసరి..



ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ వాహన చట్టం కింద జరిమానా విధించడంతోపాటు, వాహనం సీజ్ చేస్తాం. హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడగలుగుతాం.

– దుర్గాప్రసాద్, రవాణా శాఖ అధికారి

తలకు గాయం.. ప్రాణాంతకం



చాలా వరకు రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాలు కావడం వల్ల ప్రాణాలు కోల్పోతుంటారు. తలకు చిన్న గాయమైనా జీవితాంతం దాని ఎఫెక్ట్ ఉంటుంది. టూ వీలర్ మీద వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. దీంతో రోడ్డు ప్రమాదాల సమయంలో 80 శాతం వరకు బాధితులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది.

– డాక్టర్ టీఎల్ఎస్.రెడ్డి, న్యూరో ఫిజీషియన్, నిర్మల్

సత్తా చాటుతున్న శ్రీజ, వరుణ్



ఆసనాలు వేస్తున్న శ్రీజ, వరుణ్

ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ జెడ్పీ హెచ్ఎస్ విద్యార్థులు జిల్లాస్థాయి యోగా పోటీల్లో రాణిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. పీడీ ఇమ్రాన్ రెండేళ్లుగా విద్యార్థులకు యోగాలో మెళకువలు నేర్పిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ఎనిమిదో తరగతి విద్యార్థిని శ్రీజ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. నిజామాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంది. ఎనిమిదో తరగతి విద్యార్థి వరుణ్ గతేడాది సీఎం కప్ పోటీల్లో జిల్లా స్థాయిలో రాణించి హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు.



అసాధ్యాలన్నింటినీ సుసాధ్యం చేసే మహోన్నత శక్తి యోగాకు ఉంది. ఈ భారతీయ పురాతన ప్రక్రియకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ఇది ఎందరో ఆచరించి ప్రయోజనం పొందుతున్న దివ్య సాధనం. నిత్య జీవితంలో తప్పనిసరిగా మారిన శాస్త్రీయ వ్యాయామ సమ్మిళిత సంపద. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కథనం..

ఒంటికి యోగా మంచిదేగా..

- అన్ని వర్గాల్లోనూ పెరుగుతున్న ఆసక్తి
- నేడు నిత్యజీవితంలో భాగమైన వైనం
- మానసిక ప్రశాంతతకు దివ్య ఔషధం
- ఆరోగ్యకర జీవనానికి ప్రయోజనకరం
- వ్యాయామ సాధనాల సమాహారం
- నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం



యోగా గురువులకు కేరాఫ్ ఇలేగాం

భైంసా/భైంసాటౌన్: మండలంలోని ఇలేగాం యోగా గురువులకు కేరాఫ్‌గా నిలుస్తోంది. పలువురు యోగా నేర్చుకుని ఉపాధిమార్గంగా మలుచుకున్నారు. అబ్దుల్ మతీన్ యోగా సాధన చేస్తూ గ్రామానికి చెందిన పలువురికి శిక్షణ ఇచ్చాడు. ఇతని వద్ద యోగా నేర్చుకున్న ఉప్పు రవీందర్, సీహెచ్ వీరన్న, గంగాధర్, కృష్ణకుమార్, పోతన్న డిగ్రీ పూర్తయ్యాక బెంగళూర్‌లోని వ్యాస యూనివర్సిటీలో యోగాలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. అబ్దుల్ మతీన్ పంచాయతీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించగా, రవీందర్, వీరన్న, పోతన్న ఇటీవల ఆయుష్ విభాగంలో యోగా శిక్షకులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. కృష్ణకుమార్ హైదరాబాద్‌లో ఉంటూ ఆన్‌లైన్ ద్వారా విదేశాల్లోని ఔత్సాహికులకు యోగాలో శిక్షణ ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. గంగాధర్ హైదరాబాద్‌లో యోగా శిక్షణ ఇస్తూ జీవనం సాగిస్తున్నారు.

బాసరలో శిక్షణ ఇస్తున్న



బాసరలో యోగా శిక్షణ ఇస్తున్న. పాఠశాల పిల్లలంతా జాతీయ స్థాయిలో రాణించారు. నేను చిన్నప్పుడు హైస్కూల్‌లో చదివేటపుడు యోగాసనాలు నేర్చుకున్నా. అవే ఆసనాలు నన్ను కోచ్‌గా మార్చాయి. ప్రస్తుతం ఎంతోమంది పిల్లలకు శిక్షణ ఇస్తున్న. యోగా నాకు ఆరోగ్యంతో పాటు ఉపాధినిస్తోంది. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేస్తే ఏ ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నా.

– కోకినోళ్ల మల్లేశ్

22ఏళ్లుగా సాధన



2003 నుంచే యోగా సాధన ప్రారంభించాను. 15సార్లు జిల్లాస్థాయిలో, 10 సార్లు రాష్ట్ర స్థాయిలో, ఏడుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. అంతర్జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొన్నాను. ప్రస్తుతం నిజామాబాద్ యోగా అసోసియేషన్‌లో కార్యదర్శిగా, తెలంగాణ యోగా అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రిఫరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. యోగా సాధనతో ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరలేదు.

– గంగాధర్, ఇలేగాం

ఆయుష్‌లో ఉద్యోగం



నేను 14 ఏళ్లుగా యోగా శిక్షకుడిగా చేస్తున్నాను. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. నా వద్ద యోగా నేర్చుకున్న విద్యార్థులు పలుసార్లు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించారు. ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయస్థాయి యోగా రిఫరీ డిప్లమో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాను. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అశోక్ అగర్వాల్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నాను. ప్రస్తుతం ఆయుష్ విభాగంలో యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్న.

– ఉప్పు రవీందర్, ఇలేగాం

ఉపాధినిచ్చింది



నేను 2005 నుంచి యోగా సాధన ప్రారంభించాను. గురువు అబ్దుల్ మతీన్ వద్ద యోగా నేర్చుకున్నాను. డిగ్రీ తరువాత యోగాలో ఎమ్మెస్సీ పూర్తి చేశాను. 2016లో ప్రణవ అథ యోగా ఇనిస్టిట్యూట్‌ను సొంతంగా ప్రారంభించి దాదాపు 300 మందికి శిక్షణ ఇచ్చాను. యోగా థెరపిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఇటీవలే ఆయుష్‌లో యోగా శిక్షకుడిగా ఉద్యోగం పొందాను. యోగాతో ఆరోగ్యంతోపాటు ఉపాధి లభించింది.

– సీహెచ్ వీరన్న, ఇలేగాం

ఢిల్లీలో శిక్షణ ఇస్తున్న



ఇలేగాంలో యోగాసనాలు నేర్చుకున్న నేను ఢిల్లీలోని కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు యోగా శిక్షణ ఇస్తున్న. పెళ్లి చేసుకుని ఢిల్లీలోనే స్థిరపడ్డాను. నా భాగస్వామి కూడా యోగా శిక్షణ ఇస్తోంది. యోగా నా జీవితాన్ని మార్చివేసింది. ఆరోగ్యం కోసం నేర్చుకున్న యోగా నాకు ఎంతో గుర్తింపు తెచ్చింది. టర్కి దేశంలోని ఇస్తాంబుల్ రాజధాని సమీపంలో విదేశీయులకు యోగా శిక్షణ ఇవ్వడం మరిచిపోలేను.

– కృష్ణకుమార్, ఇలేగాం

నాకు గర్వంగా ఉంది



26 ఏళ్ల క్రితం ఇలేగాం గ్రామానికి వెళ్లాను. అప్పట్లో బాపూజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. యువకులకు రోజూ యోగా శిక్షణ ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆ గ్రామం నుంచి ఆరుగురు యోగా కోచ్‌లుగా మారారు. ఎంతోమంది యువకులు యోగాసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. వారిని చూస్తే నాకు గర్వంగా ఉంది.

– నాగేశ్, మనోరమ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్

THE ADILABAD DISTRICT COOPERATIVE CENTRAL BANK LTD., ADILABAD

Head Office Cinema Road, Adilabad, District Adilabad - Telangana -504001. Phone:08732-232339, 232223; Email: ceo_adb@adbdccb.org; url: https:/adilabaddccb.in

Balance Sheet as on 31 st March, 2025

Ammount in Rupess

Capital and liabilities	Schedule	As on 31-03-2025	As on 31-03-2024
Capital	1	95,68,34,878	82,70,99,332
Reserves and Surplus	2	17,92,29,270	50,27,46,276
Deposits	3	4,45,51,92,813	3,80,41,71,875
Borrowings	4	8,86,62,98,018	7,60,09,88,167
Other Liabbilities and Provisions	5	88,97,56,227	88,67,30,554
Total		**15,34,73,11,206**	**13,62,17,36,204**
Assets			
Cash and Balance with RBI	6	12,42,43,414	12,46,33,452
Balance with Banks and Money at Call and Short Notice	7	1,07,84,38,056	1,07,11,63,950
Investments	8	1,15,64,19,172	1,00,22,87,991
Advances	9	12,01,67,14,826	10,38,77,41,818
Fixed Assets	10	58,78,79,328	47,55,50,522
Other Assets	11	38,36,16,410	56,03,58,471
Total		**15,34,73,11,206**	**13,62,17,36,204**
Contingent Liabilities	12	6,72,32,465	3,30,23,440

Schedule 1-18 form part of the Financial Statement. As per our report of even date For and on the behalf of The Adilabad District Co-operative Central Bank Ltd,

Profit and Loss Account for the year ended 31st March 2025

Amount In Rupess

Sl.No	Particulars	Schedule	For the year ended 31-03-2025	For the year ended 31-03-2024
I.	Income			
	Interest Earned	13	81,48,02,684	1,04,47,03,326
	Other Income	14	4,16,95,780	3,66,60,622
	Total		**85,64,98,464**	**1,08,13,63,948**
II.	**Expenditure**			
	Interest expended	15	61,55,01,989	63,91,30,404
	Operating expenses	16	60,95,13,453	37,06,81,383
	Provisions and contigencies		1,52,31,223	6,10,30,327
	Total		**1,24,02,46,665**	**1,07,08,42,114**
III.	**Profit/(Loss) for the year**		(38,37,48,201)	1,05,21,834
	Income Tax		-	36,79,407
	Income Tax Earlier Years		85,79,220	(10,55,672)
	Deferred Tax		-	-
	Net Profit/(Loss) for the year		**(39,23,27,421)**	**78,98,099**
	Significant Accounting policies	17		
	Notes on Accounts	18		

Schedule 1-18 form part of the Financial Statement. As per our report of even date For and on the behalf of The Adilabad District Co-operative Central Bank Ltd,

R Subrahmanyam & Co. Chartered Accountants **Firm Regn. No:** 004102S
Sd/- Chief Executive Officer | Sd/- Director | Sd/- Vice President | Sd/- President
Sd/- Partner Membership No. 024495

Independent Auditor's Report

To, The MembersThe Adilabad District Cooperative Central Bank Ltd,Cinema Road, Adilabad,Telenagana-504 001, We have audited the accompanying financial statements of The Adilabad District Cooperative Central Bank Ltd, which comprise the Balance Sheet as at 31stMarch, 2025and the Profit and Loss account for the year ended on that date annexed thereto. **Opinion** In our opinion, the accompanying financial statements give a true and fair view of the financial position of the entity as at March 31, 2025, and of its financial performance (Loss) for the year then ended. The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in form A & B respectively of the Third Schedule the Banking Regulation Act, 1949(as applicable to Cooperative Societies /Cooperative Bank) and in accordance with the Generally Accepted Accounting Principles followed in India and the Accounting Standards issued by the Institute of Chartered Accountants of India (ICAI).**Basis for opinion** We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) issued by ICAI covering the scope given by the Reserve Bank of India [vide circular No.RBI/2023-24/113 dated 15-Jan-2024]. Our responsibilities under those standards are further described in theAuditor'sResponsibilitiesfor the Audit of the Financial Statements section of our report. We are independent of the entity in accordance with the ethical requirements that are relevant to our audit of the financial statements and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion.**Responsibilities of Management and those charged with governance for the Financial Statements** Management is responsible for the preparation and fair presentation of the Financial Statements in accordance with the aforesaid Accounting Standards, and for such internal control as the management determines is necessary to enable the preparation of financial statements that are free from material misstatement, whether due to fraud or error. In preparing the financial statements, the management is responsible for assessing the entity's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the entity or to cease operations, or has no realistic alternative but to do so.Those charged with governance are responsible for overseeing the entity's financial reporting process.Auditor's Responsibilities for the Audit of the Financial Statements Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:Identify and assess the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.Obtain an understanding of internal control relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances, but not for the purpose of expressing an opinion on effectiveness of the entity's internal control. Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management. Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the entity's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the entity to cease to continue as a going concern.Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation. We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit. We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards. **Report on Other Legal and Regulatory Requirements**As required by sub-section (3) of section 30 of the Banking Regulation Act, 1949, we report that: a)we have obtained all the information and explanations which, to the best of our knowledge and belief, were necessary for the purpose of our audit and have found them to be satisfactory;b).the transactions of the Bank, which have come to our notice, have been within the powers of the Bank;c).the returns received from the offices; and branches of the Bank have been found adequate for the purposes of our audit; d)the profit and loss account shows a true balance of loss for the year then ended.e)The Balance Sheet and the Statement of the Profit and Loss account dealt with by this report are in agreement with the books of accounts. We further report that duringthe course ofour audit, we have visited total 26 number of branches of the Bank. The audit is carried out centrally at head office as all the necessary records and data required for the purpose of our audit are available therein and the branches have submitted the required financial returns. For **R Subrahmanyam & Co. Chartered Accountants, Firm Regn. No:** 004102S **Sd/-** Partner Membership No. 024495

జాతీయస్థాయిలో మెరిసిన గౌరి



జాతీయస్థాయిలో బంగారు పతకంతో గౌరి

భైంసాటౌన్: పట్టణంలోని రాహుల్‌నగర్‌కు చెందిన గౌరి యోగా పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర, జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న గౌరి కోచ్ ఉప్పు రవీందర్ శిక్షణలో యోగాసనాల్లో మెళకువలు నేర్చుకుంది. దాదాపు నాలుగేళ్లుగా యోగాలో శిక్షణ పొందుతూ పలుసార్లు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. గత సెప్టెంబర్‌లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రెండో స్థానం కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో పంజాబ్‌లోని లూధియానాలో యోగాసన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించింది.

ప్రశాంతంగా ఉండవచ్చు



లక్ష్మణచాంద: నిత్యం యోగా చేస్తే రోజంతా మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండవచ్చు. శారీరక దృఢత్వం పెరుగుతుంది. నేను మూడు సంవత్సరాలుగా యోగా సాధన చేస్తున్నాను. మండల స్థాయిలో పలుసార్లు ప్రశంసలు పొందాను.

– శ్రీనిత్య, కేజీబీవీ విద్యార్థిని, లక్ష్మణచాంద

ఆరోగ్యానికి మేలు



లక్ష్మణచాంద: పరీక్షల సమయంలో నిత్యం యోగా సాధన చేస్తే ఒత్తిడిని జయించవచ్చు. యోగా మాలాంటి విద్యార్థినులకు ఎంతో మేలు చేస్తుంది. రెండు సంవత్సరాలుగా యోగా సాధన చేస్తున్నాను. పలువురి చేత ప్రశంసలు పొందాను.

– అమూల్య, కేజీబీవీ విద్యార్థిని, లక్ష్మణచాంద

యోగా గ్రామం.. రోటిగూడ



జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న హృషికేశ్‌తో తిరుపతి (ఫైల్)

జన్నారం: మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు యోగా పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు తిరుపతి గ్రామంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు. 2018లో మహారాష్ట్రలోని నాసిక్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో శివనూరి హృషికేశ్ పాల్గొని ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు. 2020లో ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. 2024లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో శ్రీహాస ద్వితీయ స్థానంలో నిలిచింది.

20 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం



చెన్నూర్: ప్రాథమికవిద్య స్థాయి నుంచే యోగాలో శిక్షణ పొందాను. సుమారు 20 ఏళ్లుగా యోగాతో సహవాసం చేశాను. పది మందికి నేర్పించాలనే సంకల్పంతో యోగా టీచర్ కోర్సు చేశా. ఐదేళ్ల క్రితం శిక్షణ పూర్తి కాగా ఆయుష్ యోగా మందిరాల్లో శిక్షకుడిగా చేరాలని ప్రయత్నించా. ప్రస్తుత ప్రభుత్వం గతేడాది ఆయుష్ యోగా మందిర్‌లో శిక్షకుడిగా నియమించింది. యోగా టీచర్‌గా యోగా మందిరంతో పాటు వివిధ ప్రాంతాల్లో శిక్షణ ఇస్తున్నా.

– మోర్ల మధూకర్, యోగా శిక్షకుడు

ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు



చెన్నూర్: సమయపాలన లేకుండా వివిధ పనులు చేస్తున్న ప్రజలు ఒత్తిడికి లోనై అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతీరోజు ఉదయం, సాయంత్రం గంటపాటు యోగాకు కేటాయిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాల్సిన అవసరముంది. యోగాపై అవగాహన లేని వారంతా అంతర్జాతీయ యోగా డే సందర్భంగానైనా యోగా సాధన ప్రారంభించండి.

– ఇప్ప రజిత, ఆయుష్ యోగా మందిర్ శిక్షకురాలు

రిటైర్డయినా యోగా మాస్టర్‌గా..



యోగా మాస్టర్ భగవన్‌దాస్

లక్సెట్టిపేట: పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రాపల్లి భగవన్‌దాస్ పదేళ్లుగా యోగా సాధన చేస్తున్నారు. ఇతడి ప్రతిభను గుర్తించి బహుజన రైటర్స్ ఆధ్వర్యంలో బెస్ట్ యోగా మాస్టర్‌గా 2024లో హైదరాబాద్‌లో జాతీయ అవార్డు అందజేశారు. ప్రస్తుతం భగవాన్‌దాస్ మంచిర్యాల, లక్సెట్టిపేటలో శ్రీ యోగా ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి పలువురికి శిక్షణ ఇస్తున్నారు.

యోగాలో శ్రీనాథ్‌కు బహుమతులు

దండేపల్లి: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థి శ్రీనాథ్ చదువుతో పాటు యోగాలో రాణిస్తున్నాడు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రవి ప్రోత్సాహంతో పలు యోగా పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాడు. జిల్లా, జోనల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుపొందాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతి సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

ఆసనం వేస్తున్న శ్రీనాథ్





కల్లూరులో విద్యార్థులకు ఆసనాలు నేర్పిస్తున్న గజానన్

15 ఏళ్లుగా ఉచిత శిక్షణ

కుంటాల: మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన గజానన్ 15 ఏళ్లుగా యువకులు, మహిళలకు ఉచితంగా యోగాలో శిక్షణ ఇస్తున్నారు. గతేడాది ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో మండలానికి ఇద్దరు శిక్షకులను ప్రభుత్వం నియమించింది. వారు ఆయా పాఠశాలల ఆవరణల్లో, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నిత్యం యోగాలో మెళకువలు నేర్పిస్తున్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం



ప్రతీ గ్రామంలో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా సాధన తప్పనిసరిగా అవసరం. గ్రామగ్రామాన యోగాసనాలు నేర్చుకునేందుకు విద్యార్థులు ముందుకువస్తున్నారు.

– సిర్ల మౌనిక, శిక్షకురాలు, కుంటాల

కిడ్నాప్ కేసులో ఆరుగురి అరెస్ట్

- డీసీసీబీ మాజీ చైర్మన్ హరీశ్‌రావు కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు



వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ రాజేశ్ మీనా, రూరల్ సీఐ కృష్ణ

నిర్మల్‌టౌన్: నిర్మల్ జిల్లాలో ఈనెల 15న సంచలనం సృష్టించిన కిడ్నాప్, హత్యాయత్నం, దొంగతనం కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ జానకీ షర్మిల వివరాలు వెల్లడించారు. మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ హరీశ్‌రావు వద్ద అదే గ్రామానికి చెందిన షేక్ హైదర్ 2005లో డ్రైవర్‌గా పనిచేసేవాడు. హైదర్ ప్రవర్తన నచ్చక ఆరు నెలలకే హరీశ్‌రావు పని నుంచి తీసివేశాడు. దీంతో షేక్ హైదర్ హరీశ్‌రావుపై పగ పెంచుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన బానాల ప్రిన్స్, విజయవాడకు చెందిన తట్టూరి రవి, కళకంటి సురేశ్, గూడె కోటేశ్వరరావుతో కలిసి హరీశ్‌రావును ఈనెల 15 అర్ధరాత్రి అతడి ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న బంగారు చైన్, రెండు బంగారు బిల్లలు, డైమండ్ ఉంగరం, రూ.5వేల నగదు దొంగిలించారు. కారులో కత్తులతో బెదిరిస్తూ.. అతని బంధువులకు ఫోన్లు చేయించి రూ.3కోట్లు డిమాండ్ చేశారు. మార్గమధ్యలో మనోహరాబాద్ టోల్ ప్లాజా వద్ద కారు ఆపగా హరీశ్‌రావు వారి నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్పీ జానకీ షర్మిల వెంటనే ఏఎస్పీ రాజేశ్ మీనా నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నాలుగు రోజుల వ్యవధిలోనే నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి కిడ్నాప్‌నకు వాడిన కారు, బాధితుడి కారు, బంగారు చైన్, బాధితుడి పర్సు, రూ.2వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు కత్తులు, రెండు ఇంచుల ప్లాస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్పీ రాజేశ్ మీనా, ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, కృష్ణ, సమ్మయ్య, ఎస్సైలు ప్రదీప్, శ్రీనివాస్, లింబాద్రి, శ్రీకాంత్, అశోక్‌ను ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.

ఆర్జీయూకేటీకి 18,775 దరఖాస్తులు

- నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

భైంసా: 2025–26 విద్యాసంవత్సరంలో ఆర్జీయూకేటీలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు శనివారం ముగియనుంది. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 18,775 దరఖాస్తులు వచ్చాయని వీసీ ప్రొఫెసర్ గోవర్దన్ తెలిపారు. చివరి రోజు మరిన్ని దరఖాస్తులు వస్తాయని పేర్కొన్నారు. జూలై 4న ప్రవేశాల మెరిట్ జాబితా విడుదల చేసి 7వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నం

గుడిహత్నూర్: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద పాత నిందితుడు అరుణ్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వస్తాద్ అరుణ్ అనే యువకుడిపై గతంలో కేసు నమోదు కాగా కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. శుక్రవారం పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అరుణ్ కోర్టుకు హాజరు కావాలని తెలుపగా ఇంటిలో లేడని తెలిపారు. ఈ క్రమంలో నిందితుడి కోసం గాలిస్తుండగా స్థానిక బస్టాండ్ వద్ద కనిపించాడు. పోలీసులు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా అరుణ్ తన దగ్గరున్న బ్లేడుతో గొంతు కోసుకునే ప్రయత్నంలో గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అరుణ్‌ను అదుపులోకి తీసుకుని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించినట్లు ఇచ్చోడ సీఐ రాజు తెలిపారు. ప్రస్తుతం అరుణ్ చికిత్స కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇతడు గతంలోనూ బ్లేడుతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్సై, హోంగార్డ్‌లపై దాడి చేసి గాయపరిచాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

రెబ్బెన: మండల కేంద్రానికి చెందిన దర్మ వెంకటేశ్ (22) గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్‌గా పనిచేస్తూ జీవించే వెంకటేశ్ ఏడాది కాలంగా మద్యానికి బానిసయ్యాడు. పని మానేసి జులాయిగా తిరుగుతుండేవాడు. పని చేసుకోవాలని తల్లి చంద్రకళ ఎంత చెప్పినా వెంకటేశ్ తన పద్ధతి మార్చుకోలేదు. గురువారం సాయంత్రం మద్యం సేవించి వెంకటేశ్ ఇంటికి రాగా తల్లి మందలించింది. భోజనాల తర్వాత ఇంటి పక్కనే నివాసముండే తన పెద్దమ్మ భారతి ఇంట్లో నిద్రిస్తానని వెంకటేశ్ వెళ్లాడు. కొద్ది సేపటికే చంద్రకళ భారతి ఇంటికి వెళ్లి చూడగా వెంకటేశ్ ఇంటి పైకప్పు ఇనుప పైపునకు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.